నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ మరమ్మతుల కారణంగా టీజీఎస్‌పీడీసీఎల్ బాలాజీనగర్ వసంతనగర్ పరిధిలో గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. హబీబ్‌నగర్, హిమని కన్‌స్ట్రక్షన్, ఆంజనేయనగర్, మూసాపేట్ పెట్రోల్ బంకు నుంచి ఐడీఎల్ లేక్ వరకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, బాలాజీనగర్, సాయిబాబా టెంపుల్, రాందేవ్‌రావు హాస్పిటల్, పీపుల్స్ హాస్పిటల్, వివేక్‌నగర్, న్యూ బాలాజీనగర్, కమ్యూనిటీహాల్, హనుమాన్ టెంపుల్, యోగ్యతా అపార్ట్‌మెంట్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని ఆయన పేర్కొన్నారు.


బోనాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే కృష్ణారావు

బోనాల వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

● ఎమ్మెల్యే కృష్ణారావు

హైదర్‌నగర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోనాల వేడులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిత్తారమ్మ ఆలయంలో బోనాల ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణంలో మంచినీళ్లు, కరెంటు సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది ఆలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఆలయ ఈఓ, జీహెచ్ఎంసీ, విద్యుత్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


యూడీజీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ సబీహా బేగం

సమస్యల పరిష్కారానికి కృషి

● అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా బేగం

అల్లాపూర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): సప్దర్‌నగర్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని అల్లాపూర్ కార్పొరేటర్ సబీహ బేగం తెలిపారు. జలమండలి మేనేజర్ అన్వీత్‌కుమార్, ఏఈ రంజిత్‌తో కలిసి సప్దర్‌నగర్ ఈ-బ్లాక్‌లో బుధవారం కార్పొరేటర్ పర్యటించారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలోని యూజీడీ, సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మైనారిటీ అధ్యక్షుడు గౌసుద్దీన్, అబ్దుల్ సలీం, షేక్ రఫీక్, వెంకటేష్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.


డీసీని సన్మానిస్తున్న కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్ సంక్షేమ సంఘం నాయకులు

మూసాపేట డీసీకి శుభాకాంక్షలు

కేపీహెచ్‌బీ కాలనీ/ హైదర్‌నగర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మూసాపేట్ సర్కిల్ నూతన ఉపకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇస్లావత్ నాయక్‌ను బుధవారం ఐఎన్‌టీయూసీ నాయకులు, కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లోని సంక్షేమ సంఘం నాయకులు వేర్వేరుగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు జగన్, కృష్ణా, యాసీన్, మహేష్, పాషా, మున్నా, సంక్షేమ సంఘం నాయకులు బస్వి అంజిబాబు, ప్రతాప్‌కుమార్, బత్తుల హరిబాబు, వానిరెడ్డి లక్ష్మీనారాయణ, గూడూరు శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఎల్లమ్మ చెరువును పరిశీలిస్తున్న కార్పొరేటర్ వెంకటేశ్‌గౌడ్

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

● కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్‌గౌడ్

హైదర్‌నగర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్‌గౌడ్ ప్రజలకు హామీనిచ్చారు. ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమలతో ఇబ్బందులు పడుతున్నామని బుధవారం కార్పొరేటర్‌కు తెలిపారు. స్పందించిన కార్పొరేటర్ వెంకటేశ్‌గౌడ్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి దోమల నివారణకు ఎంఎల్‌ఓ ఆయిల్ బాల్స్‌ను చెరువులో వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో దోమలు, ఈగలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమల నివారణకు ఆయిల్‌బాల్స్‌ను చెరువులో వేశామని చెప్పారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానికులు సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, ఎంటమాలజీ సూపర్‌వైజర్ నర్సింలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి

పరిసరాల శుభ్రత పాటించాలి: కార్పొరేటర్

భెల్‌కాలనీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత శుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ సాధ్యమని భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి తెలిపారు. డివిజన్ కార్యాలయంలో జాతీయ ఫైలేరియా నివారణ వారోత్సవ కార్యక్రమాన్ని ప్రైమరీ హెల్త్‌కేర్ వైద్యులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఫైలేరియా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న డీఈసీ, అల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలని కోరారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు.

పోచమ్మ, ఎల్లమ్మ దయచూపమ్మా!

- నియోజకవర్గంలో బోనాల సందడి
- నేడు గ్రామదేవతలకు బోనాలు సమర్పణ
- ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు
- ఫలహార బండ్ల ఊరేగింపునకు ఏర్పాట్లు

కూకట్‌పల్లి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఆషాఢమాస బోనాల సందడి నెలకొంది. నియోజకవర్గ పరిధిలోని కూకట్‌పల్లి, మూసాపేట గ్రామ పరిధిలోని గ్రామ దేవతలకు గురువారం బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఈసారి కూడా అమ్మవార్ల బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు ఏర్పాట్లు చేశారు. పలు ఆలయాల్లో బోనాల సమర్పణతో పాటు ఫలహార బండ్ల ఊరేగింపు కూడా తీయనున్నారు. మరికొన్ని చోట్ల శుక్రవారం ఫలహార బండ్లను ఊరేగించనున్నారు. కూకట్‌పల్లి, మూసాపేట గ్రామాల పరిధిలో ఆదివారం చిత్తారమ్మ ఆలయంలో బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు.

కూకట్‌పల్లిలో..

కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని పూల బస్తీ, ప్రకాశ్‌నగర్ పోచమ్మ ఆలయం, దేవీనగర్ నల్లపోచమ్మ ఆలయం, డయార్‌గూడ నల్లపోచమ్మ, ఎర్ర పోచమ్మ ఆలయాల్లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి.

మూసాపేటలో..

మూసాపేట డివిజన్‌లోని భవానీనగర్ నల్లపోచమ్మ ఆలయం, మెయిన్‌రోడ్ నల్ల పోచమ్మ ఆలయం, లచ్చయ్యగనగర్ పోచమ్మతల్లి ఆలయం, మూసాపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయం, మూసాపేట మహాకాళి దేవాలయం, వార్డు కార్యాలయం ఎదురుగా ఉన్న ఎల్లమ్మ ఆలయాల్లో బోనాలు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.


కూకట్‌పల్లి దేవీనగర్ ఆలయంలో నల్లపోచమ్మ అమ్మవారు


మూసాపేట వార్డు కార్యాలయం ఎదురుగా ఉన్న రేణుక ఎల్లమ్మ అమ్మవారు

గ్రామ దేవతల బోనాలు

కూకట్‌పల్లి, మూసాపేట పరిధిలో వెలసిన గ్రామ దేవతల బోనాల ఉత్సవాలను ప్రతి ఆషాఢ మాసంలో గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు నిర్వహించిన తర్వాత వచ్చే గురువారం రోజున ఇక్కడ బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామపెద్దలు తెలిపారు. స్థానికులు తెలిపిన ప్రకారం... మూసాపేట భవానీనగర్‌లోని పోచమ్మతల్లికి మొదటిబోనం, తర్వాత నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, మహాకాళి, రేణుక ఎల్లమ్మలకు ఆయా ప్రాంతాల ప్రజలు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.

ఆదివారం చిత్తారమ్మ జాతర

మూసాపేటలో వెలిసిన చిత్తారమ్మ తల్లి జాతర ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం మూసాపేట యాదవ బస్తీ నుంచి గ్రామ ప్రజలు ఒడిబియ్యంతో పాటు బోనానికి అవసరమైన పూజాసామగ్రి గంపలో పెట్టి తలపై పెట్టుకుని శివసత్తులు, పోతరాజులు, ఒగ్గు పూజారులతో కలిసి మూసాపేటకు చేరుకుంటారు. చిత్తారమ్మ గుడి పరిసర ప్రాంతాలలో వంట చేసి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అదే రోజు సాయత్రం అన్ని కులసంఘాలు ఆధ్వరంలో పోతరాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఫలహార బండి, అమ్మవారి ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని మూసాపేటవాసులు తెలిపారు.

ముస్కిపేట (మూసాపేట)లో వెలసిన అమ్మవార్లు


ముస్కిపేట(మూసాపేట)లోని పోచమ్మ, ఎల్లమ్మ ఆలయంలో దర్శనమిస్తున్న అమ్మవార్లు

సుమారు వందేళ్లకు పూర్వం ముస్కిపేట (ప్రస్తుతం మూసాపేట) గ్రామ పరిధిలో అన్ని పొలాలే ఉండేవి. అప్పట్లో ఒక ఎడ్ల బండిలో రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, బంగారు మైసమ్మ, ముత్యాలమ్మ, ఉప్పలమ్మల విగ్రహాలను తరలిస్తుండగా మూసాపేట గూడ్స్‌షెడ్ రోడ్డు (ప్రస్తుతం ఉన్న ఆలయం) వద్దకు వచ్చి బండి ఆగిపోయింది. బండి ఎంతకూ అక్కడి నుంచి కదలకపోవడంతో నాటి పెద్దలు అమ్మవారు ఇక్కడే కొలువు తీరి ఉంటారన్న అభిప్రాయంతో అదే స్థలంలో అమ్మవార్లను ప్రతిష్ఠించారని పోచమ్మ, ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచీ అమ్మవార్లకు గ్రామస్తులు పూజలు నిర్వహిస్తున్నారు. దేవాలయ పునఃప్రతిష్ఠలో బాగంగా 2025లోనే పాత అమ్మవారి విగ్రహాల స్థానంలో కొత్తవి ప్రతిష్ఠించినట్టు తెలిపారు.

నేడు జనతానగర్‌లో బోనాలు

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): బాలాజీనగర్ డివిజన్ జనతానగర్ పోచమ్మ అమ్మవారి బోనాలను గురువారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బస్తీలోని భక్తులు ఉదయం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ శిరీష హాజరవుతారని వారు తెలిపారు.


పోచమ్మ అమ్మవారి ఆలయం

పేదలకు వరం సీఎంఆర్ఎఫ్

● టీపీసీసీ ఉపాధ్యక్షుడు రమేశ్

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్ అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆదుకోవాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు. రమేశ్ జన్మదినం సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మూసాపేట సర్కిల్‌లోని పార్టీ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కిక్ బాక్సర్‌కు ఆల్ ది బెస్ట్..

కిక్ బాక్సర్‌గా రాణిస్తున్న తక్కడపల్లికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ అభినందనలు తెలిపారు. సెర్బియాలో జరగనున్న బాక్సింగ్‌కు అర్హత సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మూసాపేట్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తక్కడపల్లిని బుధవారం రమేశ్ శాలువాతో సత్కరించి, పూలమొక్క అందజేసి ఆల్‌ది బెస్ట్ చెప్పారు.


కిక్ బాక్సర్ తక్కడపల్లిని సన్మానించి పూల మొక్కను అందజేస్తున్న బండి రమేశ్

రేషన్ కార్డుల కోసం జనం బారులు!

- సభ్యుడి చేర్పు, తొలగింపునకు కొందరు
- కొత్త కార్డు కోసం మరికొందరు
- తొందర వద్దంటున్న అధికారులు

కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు రేషన్ కార్డు ఉండాలన్న నిబంధన నేపథ్యంలో దాని కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పెండింగ్ దరఖాస్తులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం కొత్త కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. దీంతో రేషన్ కార్డుల కోసం కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నివాసముంటున్న వారు బాలానగర్ ఫిరోజిగూడలోని సివిల్ సప్లై కార్యాలయానికి బారులు తీరుతున్నారు. రేషన్ కార్డుల మంజూరు నిరంత ప్రక్రియ అని ప్రభుత్వంతో పాటు అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా ప్రతి రోజూ 250-300 మంది తమ ఆఫీస్‌కు వస్తున్నారని సివిల్ సప్లై కార్యాలయ ఉద్యోగులు తెలిపారు.

బాలానగర్ సర్కిల్ పరిధిలో..

సివిల్ సప్లై బాలానగర్ సర్కిల్ పరిధిలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, వివేకానంద నగర్, కూకట్‌పల్లి డివిజన్లలో కొంత భాగం ఉన్నాయి. 227 రేషన్ దుకాణాలు ఉండగా.. 2,07,722 కార్డుదారులు ఉన్నారు. ప్రజాపాలన, ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 29,600 కొత్త దరఖాస్తులు రాగా 12 వేల దరఖాస్తుదారుల సర్వే కూడా పూర్తైంది. సభ్యుల యాడింగ్ కోసం 48,262 మంది దరఖాస్తు చేసుకోగా.. 46,720 మందికి ఆమోదం తెలిపారు.

- ఇప్పటికే ఉన్న కార్డులో మెంబర్ తొలగింపు (డిలీషన్) కోసం 26,950 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇంకా 6540కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. మే 25వ తేదీ తర్వాత నుంచి దరఖాస్తుదారులు సివిల్ సప్లై కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఎక్కువగా ఉన్న కార్డులో మా పేర్లు తొలగించమని కోరుతున్న వారి సంఖ్య రోజుకు 100కు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం మీసేవలో అప్లై చేసే అవకాశం లేకపోవడంతో కొత్తగా పెళ్లైన లేదా కుటుంబాలు వేరు పడినా అందుకు గల కారణాలు తెలియజేస్తూ రాత పూర్వకంగా ఏసీఎస్ఓ(అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్)కు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సమయం బాగా పడుతోంది.
- ఆధార్ కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా పెండ్లి కార్డులు అన్నీ చూసిన తర్వాతే డిలీట్ చేస్తున్నారు. అమ్మానాన్నల కోసం సపరేట్‌గా కార్డు ఉండాలని కొందరి కుమారులు కోరుతుండటం గమనార్హం. ఏదేని కారణాల వల్ల కార్డు కోల్పోతే తల్లిదండ్రులకు పింఛన్ పోతుందేమోనన్న భయంతో వారి నుంచి బయటకు వచ్చి కుమారులు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
- ప్రతినెలా 25వ తేదీన డేటా వస్తుంది. దీంతో ఆ నెలంతా నిరీక్షిస్తున్న వారికి మరుసటి నెలలో తీపి కబురు అందనుంది. మే 25వ తేదీ నాటికి అర్హులైన వారందరికీ మూడు నెలల రేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమోదం పొందిన, పరిశీలనలో ఉన్న దరఖాస్తుదారులకు సెప్టెంబర్ నెలలో ఇచ్చే కోటాకు అర్హులు అని అధికారులు తెలిపారు.
- రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిచేదని అధికారులు చెప్తున్నారు. అయితే, అవకాశం ఇచ్చినప్పుడే కార్డు తెచ్చుకుంటే బాగుంటున్న అభిప్రాయంతో సివిల్ సప్లై కార్యాలయం వద్ద జనం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.


ఫిరోజిగూడలోని సివిల్ సప్లై కార్యాలయం మెట్లపై జనం పడిగాపులు


రేషన్ కార్డు కోసం సివిల్ సప్లై కార్యాలయంలో దరఖాస్తుదారుల క్యూ

అర్హులందరికీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోకర్గాల పరిధిలో నివాసముంటున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇస్తాం. కొత్తగా కార్డు కావాలన్నా, మెంబర్ డిలీషన్, యాడింగ్, చిరునామా మార్పు.. ఇలా ఏది కావాలన్నా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో పెట్టుకున్న దరఖాస్తు ఒక సెట్ జిరాక్స్ కాపీని ఫిరోజిగూడలోని సివిల్ సప్లై కార్యాలయంలో అందజేయాలి. అర్హత ఉందని మా సర్వేలో తేలితే తప్పకుండా ఫుడ్ సెక్యూరిటీ కార్డు మంజూరు చేస్తాం.

\- కల్యాణ్,
ఏసీఎస్ఓ బాలానగర్ సర్కిల్

ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అండ

● ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ

మియాపూర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ అన్నారు. మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్, భారతీనగర్ డివిజన్లకు చెందిన 20 మందికి రూ.20.2 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆడబిడ్డల వివాహనాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. పేదలు పెండ్లి సమయంలో సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.


లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే గాంధీ

అర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గానికి అభినందన..

ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యంగా ఉంటూ ఆర్యవైశ్యుల హక్కుల పరిరక్షణ కోసం పని చేయాలని సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సీనీయర్ నాయకుడు రఘునాథ్‌రెడ్డి మల్లేషగుప్తా, అక్బర్‌ఖాన్, నరేందర్, అంజయ్యనగర్ నూతన అధ్యక్షుడు సుధాకర్ గుప్తా, ఉపాధ్యక్షుడు బాలకిష్టయ్యగుప్తా, దాచకృష్ణ, శ్రీనివాస్ గుప్తా, ప్రవీణ్‌గుప్తా, రవికుమార్‌గుప్తా పాల్గొన్నారు.


నిరసన వ్యక్తం చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు

బీఎడ్ విద్యార్థి సౌమ్యశ్రీకి న్యాయం చేయాలి

● ఏబీవీపీ నాయకులు డిమాండ్

హైదర్‌నగర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఒడిషా రాష్ట్రలో బీఎడ్ చదువుతున్న సౌమ్యశ్రీకి న్యాయం చేయాలని ఏబీవీపీ కూకట్‌పల్లి నగరశాఖ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కూకట్‌పల్లిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ లైంగిక వేధింపు కారణంగానే సౌమ్యశ్రీ ఆత్మహత్య చేసుకుందని, ఒడిషా ప్రభుత్వం, కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించి ఆమెకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ కూకట్‌పల్లి సెక్రటరీ ధనుంజయ్, చరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 27, వంకాయ 28, బెండకాయ 55, పచ్చి మిర్చి 65, బజ్జిమిర్చి 60, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 18, బీన్స్ 75, క్యారెట్ 40, గోబిపువ్వు 30, దొండకాయ 35, చిక్కుడుకాయ 75, గోరు చిక్కుడు 50, బీట్‌రూట్ 27, క్యాప్సికం 75, ఆలుగడ్డ 25, కీర 23, దోసకాయ 18, సొరకాయ 20, పొట్లకాయ 23, కంద 35, ఉల్లిపొరక 45, ఉల్లిగడ్డ 26, మామిడి కాయ 15-20, అరటికాయ 10-12, చామగడ్డ 25, ముల్లంగి 6-8, చిలగడదుంప 30, గుమ్మడికాయ 30, నిమ్మకాయలు 16-20, మునగకాయలు 6-8, పచ్చిబఠాణి 40, బొప్పాయి 40, పుట్టగొడుగులు 40, ఎండుమిర్చి 160, అల్లం 80, వెల్లుల్లి 140, చింతపండు 160, పండుమిర్చి 80, ఉసిరి 105, కరివేపాకు 60, పర్వల్ రూ.60, పల్లికాయ 60, లోబా 23, ఆ కాకరకాయ 60. పైన పేర్కొన్న ధరలు గురువారం ఉదయం 9.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

రాయదుర్గం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ మరమ్మతుల కారణంగా ఏపీహెచ్‌బీ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, జయభేరి ఎన్‌క్లేవ్ ఫీడర్ పరిధిలోని జయభేరి ఎన్‌క్లేవ్, ఏపీహెచ్‌బీ కాలనీ, ఓల్డ్ గచ్చిబౌలి, మెరిడియన్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని ఏఈ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.

గుంతల రోడ్లకు మరమ్మతులు



రోడ్లపై గుంతలను పూడుస్తున్న దృశ్యం

ఖైల్‌కాలనీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ బీహెచ్ఈఎల్ ఎంఐజీకాలనీ ఫేజ్ 1 ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతలను అధికారులు పూడ్చివేయించారు. "ప్రమాదకరంగా ప్రధాన రహదారులు" అనే కథనానికి జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. బుధవారం ఎంఐజీకాలనీ బిచ్చారెడ్డి ప్రధాన రహదారిపై మరమ్మతు పనులు చేపట్టారు. రహదారులకు మరమ్మతు పనులు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.



ఎల్లమ్మ చెరువును పరిశీలిస్తున్న కార్పొరేటర్ వెంకటేశ్‌గౌడ్

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

- కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్‌గౌడ్

హైదర్‌నగర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్‌గౌడ్ ప్రజలకు హామీనిచ్చారు. ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమలతో ఇబ్బందులు పడుతున్నామని బుధవారం కార్పొరేటర్‌కు తెలిపారు. స్పందించిన కార్పొరేటర్ వెంకటేశ్‌గౌడ్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి దోమల నివారణకు ఎంఎల్ఓ ఆయిల్ బాల్స్‌ను చెరువులో వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో దోమలు, ఈగలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమల నివారణకు ఆయిల్‌బాల్స్‌ను చెరువులో వేశామని చెప్పారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానికులు సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, ఎంటమాలజీ సూపర్‌వైజర్ నర్సింలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి

పరిసరాల శుభ్రత పాటించాలి: కార్పొరేటర్

ఖైల్‌కాలనీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత శుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ సాధ్యమని భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి తెలిపారు. డివిజన్ కార్యాలయంలో జాతీయ ఫైలేరియా నివారణ వారోత్సవ కార్యక్రమాన్ని ప్రైమరీ హెల్త్‌కేర్ వైద్యులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఫైలేరియా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న డీఈసీ, అల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలని కోరారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. ప్రైమరీ హెల్త్ కేర్ వైద్యులు, సిబ్బంది, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

'హెచ్‌ఎండీఏ స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలి'

గచ్చిబౌలి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని నల్లగండ్ల హుడా ట్రేడ్ సెంటర్‌లో కబ్జాకు గురవుతున్న స్థలాన్ని హెచ్ఎండీఏ అధికారులు బుధవారం పరిశీలించారు. సుమారు 400 గజాల స్థలంలో గుడిసెలు వేసినట్లు వారు గుర్తించారు. స్థలాన్ని కబ్జా చేసిన వారు 24 గంటల్లో ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. లేనిచో చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా రైల్‌విహార్ కాలనీ వైపు ఉన్న 1200 గజాల హెచ్ఎండీఏ స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో సైట్ ఇన్‌చార్జి శ్రీశైలం, సెక్యూరిటీలు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు

ఉద్యోగుల స్థలాలను కాపాడాలి: సంఘం నాయకులు

రాయదుర్గం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డి భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉద్యోగులకు కేటాయించిన స్థలాన్ని కాపాడాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. ఉద్యోగులకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులకిచ్చిన స్థలాన్ని కాపాడాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు కోరారు.



నిరసన వ్యక్తం చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు

బీఈడ్ విద్యార్థి సౌమ్యశ్రీకి న్యాయం చేయాలి

- ఏబీవీపీ నాయకుల డిమాండ్

హైదర్‌నగర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఒడిషా రాష్ట్రంలో బీఈడ్ చదువుతున్న సౌమ్యశ్రీకి న్యాయం చేయాలని ఏబీవీపీ కూకట్‌పల్లి నగరశాఖ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కూకట్‌పల్లిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ లైంగిక వేధింపు కారణంగానే సౌమ్యశ్రీ ఆత్మహత్య చేసుకుందని, ఒడిషా ప్రభుత్వం, కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించి ఆమెకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ కూకట్‌పల్లి సెక్రటరీ ధనుంజయ్, చరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సమస్యల ఒడి.. సర్కారు బడి

- రెండు గదుల్లో ఐదు తరగతులు
- తాగునీటికీ ఇబ్బందే..!
- నిరుపయోగంగా మరుగుదొడ్లు
- పాఠశాల మైదానంలో వాహనాల పార్కింగ్
- ఇదీ వేమన వీకర్ సెక్షన్ ప్రాథమిక పాఠశాల పరిస్థితి



పాఠశాల ముందు నిలిపిన వాహనాలు

చందానగర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): చందానగర్ సర్కిల్-21 వేమన వీకర్‌సెక్షన్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మౌలిక వసతులను కల్పిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. ఆచరణలో శూన్యంగా కనిపిస్తోంది. మెరుగైన వసతుల కల్పనకు మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన సర్కారు వేమన వీకర్ సెక్షన్ పాఠశాలను మరిచింది. తరగతి గదులు, మరుగుదొడ్లు, మైదానం సరిగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసౌకర్యాల నడుమ విద్యార్థులు బడికి వచ్చేందుకు భయపడుతున్నారు. విద్యాశాఖాధికారులు స్పందించి పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించాలని కోరుతున్నారు.

రెండు గదుల్లో 60 మంది విద్యార్థులు..

చందానగర్ సర్కిల్-21 వేమన వీకర్‌సెక్షన్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను 2002లో ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పాఠశాలను పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రస్తుతం పాఠశాలలో సుమారు 60 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో ఐదో తరగతి వరకు బోధన కొనసాగుతోంది. కానీ పాఠశాలలో కేవలం రెండు గదులే ఉండడంతో ఒకే గదిలో రెండు మూడు తరగతులు నడుస్తున్నాయి. పాఠశాలకు ప్రహరీ లేదు. కొందరు పాఠశాల ముందు వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆడుకోవడానికి ఆట స్థలం లేకుండా పోతోంది. అదే విధంగా పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. తాగునీటి సమస్య మరొక ప్రధాన ఇబ్బంది. విద్యార్థులు తాగడానికి మంచి నీటి ట్యాంకు లేదు. కేవలం ఒక బిందే ఏర్పాటు చేశారు. కొందరు ఇంటి నుంచే తాగు నీటిని తెచ్చుకుంటున్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన చేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించిన ఫలితం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని కోరుతున్నారు.



నిరుపయోగంగా మారిన మరుగుదొడ్లు

ప్రహరీ నిర్మించాలి



పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో కొందరు స్కూల్ ముందు వాహనాలను నిలుపుతున్నారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రహరీని నిర్మిస్తే పిల్లలు ఆడుకునేందుకు అవకాశం ఉంటుంది. అధికారులు స్పందించి ప్రహరీ గోడను వెంటనే నిర్మించాలి.

\- మల్లేష్, వీకర్ సెక్షన్ కాలనీవాసి

పాఠశాలలో వసతులు కల్పించాలి



పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి మంచినీటి వసతిని కల్పించాలి. మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ప్రజాప్రతినిధులు ఈ స్కూల్‌ను సందర్శించి మౌలిక వసతులు కల్పించాలి.

\- వెంకటేశ్వర్లు, వేమన కాలనీ వాసి

ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అండ

- ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ



లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే గాంధీ

మియాపూర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ అన్నారు. మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్, భారతీనగర్ డివిజన్లకు చెందిన 20 మందికి రూ.20.2లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. పేదలు పెండ్లి సమయంలో సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

అర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గానికి అభినందన..

ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యంగా ఉంటూ ఆర్యవైశ్యుల హక్కుల పరిరక్షణ కోసం పని చేయాలని సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రఘునాథ్‌రెడ్డి మల్లేష్‌గుప్తా, అక్బర్‌ఖాన్, నరేందర్, అంజయ్యనగర్ నూతన అధ్యక్షుడు సుధాకర్ గుప్తా, ఉపాధ్యక్షుడు బాలకిష్టయ్యగుప్తా, దాచకృష్ణ, శ్రీనివాస్‌గుప్తా, ప్రవీణ్‌గుప్తా, రవికుమార్‌గుప్తా పాల్గొన్నారు.

ఘనంగా ఆంజనేయస్వామి తిరునక్షత్రం

ఖైల్‌కాలనీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో గల ఆంజనేయస్వామి దేవాలయంలో బుధవారం స్వామి వారి తిరునక్షత్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నిత్యఅర్చన, విశేష అభిషేకం, తమలపాకులతో పూజలు, సాయంత్రం నిత్య ఆరాధన, విశేష పుష్పార్చన, అభిషేకం, హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

రోడ్డును ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

గచ్చిబౌలి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని నల్లగండ్ల ఫ్లైఓవర్ నుంచి లింగంపల్లి వచ్చే రహదారిలో కొందరు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక యువకులు అధికారులను కోరారు. ఈ మేరకు జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే, ఉపకమిషనర్ ప్రశాంతికి బుధవారం వేర్వేరు వినతి పత్రాలు అందజేశారు. రోడ్డు ఇరుకుగా ఉండడం, రహదారిని ఆక్రమించి వ్యాపారం చేయడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వాటిని వెంటనే తొలగించాలని యువకులు కోరారు. కార్యక్రమంలో లింగంపల్లి గ్రామ కమిటీ సభ్యులు కృష్ణయాదవ్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

రేషన్ కార్డుల కోసం జనం బారులు!

- సభ్యుడి చేర్పు, తొలగింపునకు కొందరు
- కొత్త కార్డు కోసం మరికొందరు
- తొందర వద్దంటున్న అధికారులు



రేషన్ కార్డు కోసం సివిల్ సప్లయ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి బారులు తీరిన జనం

కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు రేషన్ కార్డు ఉండాలన్న నిబంధన నేపథ్యంలో దానికి కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పెండింగ్ దరఖాస్తులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం కొత్త కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. దీంతో రేషన్ కార్డుల కోసం కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నివాసముంటున్న వారు బాలానగర్ ఫిరోజిగూడలోని సివిల్ సప్లయ్ కార్యాలయానికి బారులు తీరుతున్నారు. రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వంతో పాటు అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా ప్రతి రోజూ 250-300 మంది తమ ఆఫీస్‌కు వస్తున్నారని కార్యాలయ ఉద్యోగులు తెలిపారు.

బాలానగర్ సర్కిల్ పరిధిలో..

సివిల్ సప్లయ్ బాలానగర్ సర్కిల్ పరిధిలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, వివేకానంద నగర్, కూకట్‌పల్లి డివిజన్లలో కొంత భాగం ఉన్నాయి. 227 రేషన్ దుకాణాలు ఉండగా.. 2,07,722 కార్డుదారులు ఉన్నారు. ప్రజాపాలన, ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 29,600 కొత్త దరఖాస్తులు రాగా 12 వేల దరఖాస్తుదారుల సర్వే పూర్తయింది. సభ్యుల యాడింగ్ కోసం 48,262 దరఖాస్తులు రాగా 46,720 మందికి ఆమోదం తెలిపారు.

- ఇప్పటికే ఉన్న కార్డులో మెంబర్ తొలగింపు కోసం 26,950 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇంకా 6,540కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. మే 25 తర్వాత నుంచి దరఖాస్తుదారులు సివిల్ సప్లయ్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఎక్కువగా ఉన్న కార్డులో మా పేర్లు తొలగించమని కోరుతున్న వారి సంఖ్య రోజుకు 100కు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం మీసేవలో అప్లై చేసే అవకాశం లేకపోవడంతో కొత్తగా పెళ్లైన లేదా కుటుంబాలు వేరు పడినా అందుకు గల కారణాలు తెలియజేస్తూ రాతపూర్వకంగా ఏఎస్ఓ(అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్)కు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సమయం బాగా పడుతోంది.
- మే 25వ తేదీ నాటికి అర్హులైన వారందరికీ మూడు నెలల రేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమోదం పొందిన, పరిశీలనలో ఉన్న దరఖాస్తుదారులకు సెప్టెంబర్ నెలలో ఇచ్చే కోటాకు అర్హులు అని అధికారులు తెలిపారు.

అర్హులందరికీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోకర్గాల పరిధిలో నివాసముంటున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇస్తాం. కొత్తగా కార్డు కావాలన్నా, మెంబర్ డిలీషన్, యాడింగ్, చిరునామా మార్పు.. ఇలా ఏది కావాలన్నా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో పెట్టుకున్న దరఖాస్తు ఒక సెట్ జిరాక్స్ కాపీని ఫిరోజిగూడలోని సివిల్ సప్లై కార్యాలయంలో అందజేయాలి. అర్హత ఉందని మా సర్వేలో తేలితే తప్పకుండా ఫుడ్ సెక్యూరిటీ కార్డు మంజూరు చేస్తాం.

\- కల్యాణ్, ఏసీఎస్ఓ బాలానగర్ సర్కిల్

పేదలకు వరం సీఎంఆర్ఎఫ్

- టీపీసీసీ ఉపాధ్యక్షుడు రమేశ్

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్ అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆదుకోవాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు. రమేశ్ జన్మదినం సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మూసాపేట సర్కిల్‌లోని పార్టీ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

బోనాల వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

- ఎమ్మెల్యే కృష్ణారావు



బోనాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే కృష్ణారావు

హైదర్‌నగర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోనాల వేడులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిత్తారమ్మ ఆలయంలో బోనాల ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణంలో మంచినీళ్లు, కరెంటు సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది ఆలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఆలయ ఈఓ, జీహెచ్ఎంసీ, విద్యుత్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

మూసాపేట డీసీకి సన్మానం

కేపీహెచ్‌బీ కాలనీ/ హైదర్‌నగర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మూసాపేట్ సర్కిల్ నూతన ఉపకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇస్లావత్ నాయక్‌ను బుధవారం ఐఎన్‌టీయూసీ నాయకులు, కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లోని సంక్షేమ సంఘం నాయకులు వేర్వేరుగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు నాగరాజు, యాసీన్, మహేష్, పాషా, మున్నా, సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

బస్తీబాట



విద్యుత్ శాఖ బస్తీబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఆలిండియా కాలనీ, భాగ్యనగర్ కాలనీల్లో అధికారులు పర్యటించారు. పలు అపార్టుమెంట్లకు అధికారుల ఫోన్ నంబర్లు కల్గిన స్టిక్కర్లను అందజేశారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డీఈ యాదగిరి, ఏడీఈ శివకృష్ణ ప్రసాద్‌ల, సిబ్బంది పాల్గొన్నారు. - హైదరాబాద్ సిటీ, ఆంధ్రజ్యోతి

PUBLIC NOTICE

The General Public is hereby informed that my Client **Peddoti Naveen Goud, S/o. Late Peddoti Anjaiah,** Aged about : 38 years, Occ: Govt. Employee, R/o. H.No.1682, Old MIG Colony – BHEL, New Rao's High School, Serilingampally Mandal, R.R. District,

My Client on 16-06-2025 at about 10:00 A.M., I went to Xerox shop for get the Xerox for obtaining bank loan in the meanwhile, the one sheet (Page No.7) of original document No. 1445 of 2002 dated 22.02.2002 was misplaced at the Xerox shop at old MIG, Nalagandlla, Serilingampally Mandal, Rangareddy District pertaining to the House No. 1682 BHEL MIG colony, HUDA sanctioned Layout in survey No. 26 and 401 to 412 land admeasuring 225.05 sq. yards equivalent to 188.17 sq. meters (plinth area 560 sq. feet) situated at Nallagndla Village, Serilingampally Mandal and Municipality, R.R. District bounded by : North – MIG No.1683, South – MIG No.1681, East – 30 feet wide road and West – MIG No. 1689 and thereafter my Client enquired the surrounding area , but he could not found the said document and my Client lagged the police complaint before the PS Chandanagar. If any Person/s have found the above said one sheet (Page No.7) of original document No. 1445 of 2002 dated 22.02.2002, registered at SRO Rangareddy of the said property, same may be requested to handover at the undersigned address. If anybody make transactions with the above said Document is null and void, and that Person(s) are liable to be prosecuted in the Court of Law.

Sd/- **KASIREDDY SRINIVASULU**
Advocate
Off: 24-39, Opp: Petrol Bunk, Ashok Nagar ,R.C.Puram, Hyderabad-502 032.
Cell No. 9440085474

నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు



గాజులరామారం, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : గాజులరామారం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని ఈ కింది ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా ఉండ దని ఏఈ చైతన్యభార్గవ్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉషోదయకాలనీ ఫేజ్-1లో కరెంట్ ఉండదన్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీవెన్ ఎన్‌క్లేవ్, ఆదర్శనగర్, దేవభూమినగర్, మెట్టుకానిగూడ గ్రామం, అయ్యప్ప స్వామి దేవాలయం, ఓక్షిత ఎన్‌క్లేవ్, వీనస్ ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండన్నారు.



తవ్వించి పూర్తి చేయకుండా వదిలేసిన రోడ్డు (ఫైల్)



అధికారులు పూర్తి చేసిన సీసీ రోడ్డు

ఎట్టకేలకు సీసీ రోడ్డు పూర్తి !

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

కుత్బుల్లాపూర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్‌లో మూడు నెలల క్రితం సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అయితే రోడ్డంతా వేసిన కాంట్రాక్టర్ 100 ఫీట్ల రోడ్డును వేయకుండా వదిలేయడంతో వాహనదారులు, స్థానికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో 'పనులు పూర్తికాక పరేషాన్' అనే శీర్షికన ఈనెల 12వ తేదీన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. ఉప కమిషనర్ మల్లారెడ్డి ఆదేశాలతో ఇంజినీరింగ్ అధికారులు దగ్గరుండి మంగళవారం సాయంత్రం నిలిచిన సీసీ రోడ్డును వేయించారు. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్య ను పరిష్కరించడంలో సహకరించిన ఆంధ్రజ్యోతికి భగత్‌సింగ్‌నగర్ వాసులతో పాటు ప్రయాణికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

తాగునీటి పైప్‌లైన్‌కు మరమ్మతులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

పేట్‌బషీరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి) :'తాగు నీరు రోడ్డు పాలు' శీర్షికన బుధవారం 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనానికి జల మండలి అధికారులు స్పందించారు. కొంపల్లి పురపాలక సంఘం పరిధి లోని దూలపల్లి నుంచి న్యూజీవీడ్ సీడ్స్ కంపెనీ మీదుగా కొంపల్లికి వచ్చే రోడ్డులో పగిలిన తాగునీటి పైప్‌లైన్‌కు అధికారులు మరమ్మతులు చేసి నీటి లీకేజీని అరికట్టారు. పది రోజులుగా వృధాగా పోతున్న తాగునీటికి ఆంధ్ర జ్యోతి చొరవతో చెక్ పడిందని స్థాని కులు హర్షం వ్యక్తం చేవారు.



పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టిన జలమండలి సిబ్బంది



తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న రావుల, సాయినాథ్ నేత తదితరులు

కబ్జాల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడండి

● తహసీల్దార్‌కు కార్పొరేటర్ రావుల శేషగిరి వినతి

గాజులరామారం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కబ్జా అవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కుత్బుల్లాపూర్ మండల తహసీల్దార్ సుజాతకు కార్పొరేటర్ రావుల శేషగిరి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు సాయినాథ్ నేత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు తహసీల్దార్‌ను ఆమె కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ సర్వే నంబర్ 12లో 12.24 ఎకరాల భూమి ఉండగా, అందులో 6.24 ఎకరాల గుంటలు ప్రభుత్వ పాఠశాలకు, 2 ఎకరాలు జేఎన్ఎన్‌యూఆర్ఎం ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. మిగిలిన భూమి మొత్తం కబ్జాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, గతంలో రెవెన్యూ అధికారులే దగ్గరుండి కబ్జాదారులకు భూమిని అప్పజెప్పారని కార్పొరేటర్ తహసీల్దార్‌కు వివరించారు. సర్వే నంబరు 12లో సుమారు 4 ఎకరాల భూమిని ప్రైవేట్ పట్టా సర్వే నంబరు 445 వేసి, బోర్డులు పాతి టీ స్టాల్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఈ విషయంపై 18 నెలలుగా కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ భూమి చుట్టూ సర్వే నిర్వహించి, ఎంతమేర కబ్జా అయ్యిందో గుర్తించి, దానిని స్వాధీనం చేసుకొని ప్రజావసరాలకు వినియోగించాలని తహసీల్దార్‌ను కార్పొరేటర్ రావుల శేషగిరి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు సాయినాథ్ నేత కోరారు.

పాపిరెడ్డినగర్‌లోని గోదాంలో అగ్నిప్రమాదం

జీడిమెట్ల,జూలై 16(ఆంధ్రజ్యోతి): జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డినగర్‌లోని ఓ గోదాంలో బుధవారం తెల్లవారు జామున విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. కొంతకాలంగా పాపిరెడ్డినగర్‌లోని నివాసిత ప్రాంతాల్లో రవి అనే వ్యక్తి హల్దీరామ్ సూర్య ఎంటర్‌ప్రైజెస్ పేరుతో చిప్స్ తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా గోదాం నుంచి మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించడంతో జీడిమెట్ల, కూకట్‌పల్లికి చెందిన రెండు ఫైర్‌ఇంజిన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆస్తినష్టం భారీగా జరినట్టు తెలిసింది. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



లబ్ధిదారులకు ఎల్‌ఓసీలను అందజేస్తున్న శ్రీశైలంగౌడ్

ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్‌ఓసీల పంపిణీ

షాపూర్‌నగర్, జూలై 16(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలంగౌడ్ బుధవారం షాపూర్‌నగర్‌లోని తన నివాసంలో పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ మంజూరు పత్రాలను అందజేశారు. ఎం. మహేష్‌కు రూ. 18,500లు, కోట వెంకటేష్‌కు రూ.32,500లు, ఎ. ప్రసాద్‌కు రూ.26 వేలు, మహ్మద్ షహనాజ్ బేగంకు రూ. 60వేలు, ఫాతీమాకు రూ.49 వేలు, కొంగరి ఎల్లేష్‌కు 60వేలు రూపాయలు మంజూరు కాగా, ఇందుకు సంబంధించిన ఎల్‌ఓసీలను వారికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రేషన్ కార్డుల కోసం జనం బారులు!

- సభ్యుడి చేర్పు, తొలగింపునకు కొందరు
- కొత్త కార్డు కోసం మరికొందరు
- తొందర వద్దంటున్న అధికారులు



ఫిరోజిగూడలోని సివిల్ సప్లై కార్యాలయం మెట్లపై జనం పడిగాపులు

కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు రేషన్ కార్డు ఉండాలన్న నిబంధన నేపథ్యంలో దాని కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పెండింగ్ దరఖాస్తులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

● ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం కొత్త కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. దీంతో రేషన్ కార్డుల కోసం కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నివాసముంటున్న వారు బాలానగర్ ఫిరోజిగూడలోని సివిల్ సప్లై కార్యాలయానికి బారులు తీరుతున్నారు. రేషన్ కార్డుల మంజూరు నిరంత ప్రక్రియ అని ప్రభుత్వంతో పాటు అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా ప్రతి రోజూ 250-300 మంది తమ ఆఫీస్‌కు వస్తున్నారని సివిల్ సప్లై కార్యాలయ ఉద్యోగులు తెలిపారు.

బాలానగర్ సర్కిల్ పరిధిలో..

సివిల్ సప్లై బాలానగర్ సర్కిల్ పరిధిలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, వివేకానంద నగర్, కూకట్‌పల్లి డివిజన్లలో కొంత భాగం ఉన్నాయి. 227 రేషన్ దుకాణాలు ఉండగా.. 2,07,722 కార్డుదారులు ఉన్నారు. ప్రజాపాలన, ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 29,600 కొత్త దరఖాస్తులు రాగా 12 వేల దరఖాస్తు దారుల సర్వే కూడా పూర్తైంది. సభ్యుల యాడింగ్ కోసం 48,262 మంది దరఖాస్తు చేసుకోగా.. 46,720 మందికి ఆమోదం తెలిపారు.

● ఇప్పటికే ఉన్న కార్డులో మెంబర్ తొలగింపు (డిలీషన్) కోసం 26,950 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇంకా 6540కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. మే 25వ తేదీ తర్వాత నుంచి దరఖాస్తుదారులు సివిల్ సప్లై కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఎక్కువగా ఉన్న కార్డులో మా పేర్లు తొలగించమని కోరుతున్న వారి సంఖ్య రోజుకు 100కు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం మీసేవలో అప్లై చేసే అవకాశం లేకపోవడంతో కొత్తగా పెళ్లైన లేదా కుటుంబాలు వేరు పడినా అందుకు గల కారణాలు తెలియజేస్తూ రాతపూర్వకంగా ఏసీఎస్‌ఓ(అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్)కు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సమయం బాగా పడుతోంది.

● ఆధార్ కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా పెండ్లి కార్డులు అన్నీ చూసిన తర్వాతే డిలీట్ చేస్తున్నారు. అమ్మానాన్నల కోసం సపరేట్‌గా కార్డు ఉండాలని కొందరి కుమారులు కోరుతుండటం గమనార్హం. ఏదేని కారణాల వల్ల కార్డు కోల్పోతే తల్లిదండ్రులకు పింఛన్ పోతుందేమోనన్న భయంతో వారి నుంచి బయటకు వచ్చి కుమారులు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

● ప్రతినెలా 25వ తేదీన డేటా వస్తుంది. దీంతో ఆ నెలంతా నిరీక్షిస్తున్న వారికి మరుసటి నెలలో తీపి కబురు అందనుంది. మే 25వ తేదీ నాటికి అర్హులైన వారందరికీ మూడు నెలల రేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమోదం పొందిన, పరిశీలనలో ఉన్న దరఖాస్తు దారులకు సెప్టెంబర్ నెలలో ఇచ్చే కోటాకు అర్హులు అని అధికారులు తెలిపారు.

● రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిచేదని అధికారులు చెప్తున్నారు.

అర్హులందరికీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోకర్గాల పరిధిలో నివాసముంటున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇస్తాం. కొత్తగా కార్డు కావాలన్నా, మెంబర్ డిలీషన్, యాడింగ్, చిరునామా మార్పు.. ఇలా ఏది కావాలన్నా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో పెట్టుకున్న దరఖాస్తు ఒక సెట్ జిరాక్స్ కాపీని ఫిరోజిగూడలోని సివిల్ సప్లై కార్యాలయంలో అందజేయాలి. అర్హత ఉందని మా సర్వేలో తేలితే తప్పకుండా ఫుడ్ సెక్యూరిటీ కార్డు మంజూరు చేస్తాం.

\- కల్యాణ్, ఏసీఎస్‌ఓ బాలానగర్ సర్కిల్

వనమహోత్సవాన్ని విజయవంతం చేద్దాం

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి



విద్యార్థులతో కలిసి వనమహోత్సవంలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు

గాజులరామారం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): అమ్మ పిల్లలను ఎంతగా ప్రేమిస్తుందో, చెట్లను మనమందరం ప్రేమిస్తూ, వాటిని సంరక్షించాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. వనమహోత్సవంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్‌లోని కైలాస్‌హిల్స్, బాలాజీ పార్కులో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వచౌహన్, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి, అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని గ్రీన్ సిటీగా తయారు చేసి, ప్రపంచంలోనే గుర్తింపు పొందేటట్లు చేయాలన్నారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల చెట్లను నాటాలని ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని, ప్రతీ ఒక్కరూ తమ కాలనీలు, బస్తీల్లో చెట్లను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. చెట్లను నాటినప్పటి నుంచీపెద్దలు, పిల్లలు అందరూ కలిసి వాటిని రక్షించాలన్నారు. అనంతరం పార్కులో ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

బస్‌షెల్టర్ ఎదుట రోడ్డుకు మరమ్మతులు



డీఎం ఆంజనేయులులతో కలిసి బస్‌షెల్టర్ వద్ద రోడ్డును పరిశీలిస్తున్న సీఐ మల్లేష్

జీడిమెట్ల, జూలై 16 (ఆంధ్రజ్యోతి): జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పక్కన ఉన్న బస్‌షెల్టర్ ఎదుట రోడ్డుకు పోలీసులు మరమ్మతు చేయించారు. కొంత కాలంగా బస్‌షెల్టర్ ముందు గుంతలమయంగా మారడంతో బస్సులను నడిరోడ్డుపై ఆపుతున్నారు. దీంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గమనించిన జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్.. జీడిమెట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులును కలిసి సమస్యను వివరించారు. అనంతరం ఇద్దరూ కలిసి బస్‌షెల్టర్ ప్రాంతాన్ని సందర్శించారు. సీఐ మల్లేష్ రెండు టిప్పర్‌లతో మట్టిని తెప్పించి గుంతలను పూడ్చి వేయించారు. బస్సులు ఇప్పటి నుంచి షెల్టర్ ముందు ఆపుతామని డిపో మేనేజర్ తెలిపారు.



కాలనీలో పర్యటిస్తున్న భరత్ సింహారెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

● బీజేపీ నేత భరత్ సింహారెడ్డి

పేట్‌బషీరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి అన్నారు. జీడిమెట్ల డివిజన్‌లోని శ్రీకృష్ణానగర్‌లో ఆయన స్థానికులతో కలిసి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మురుగునీటి పైప్‌లైన్, రోడ్లు వేయించాలని కాలనీవాసులు ఆయనను కోరారు. త్వరలోనే కాలనీలోని సమస్యలు పరిష్కరిస్తానని వారికి భరత్ సింహారెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్, పురుషోత్తమ్, వీరారెడ్డి, హనుమాన్ పాల్గొన్నారు.



మహిళా సంఘాల సభ్యులకు చెక్కును అందజేస్తున్న కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్

పొదుపు సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలి

● దుండిగల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్

దుండిగల్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందజేస్తున్న రుణాలను పొదుపు సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని దుండిగల్ కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్ నాయక్ అన్నారు. తెలంగాణ రైజింగ్ 2040లో 100 రోజుల ప్రణాళికలో భాగంగా దుండిగల్ మున్సిపాలిటీలోని కౌన్సిల్ సమావేశంలో మెప్మా స్వయం సహాయక బృందాలకు రుణాలపై అవగాహన కల్పించారు. జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఎస్‌బీఐ బౌరంపేట బ్రాంచి రూ.5 కోట్ల రుణాలను స్వయం సహాయ బృందాలకు ఇచ్చిందని బ్యాంక్ చీఫ్ మేనేజర్ శేఖర్ తెలిపారు. ఆన్‌లైన్ మోసాలు ఎలా జరుగుతున్నాయి, ఇంటర్నెట్ బ్యాకింగ్, క్యూఆర్ కోడ్స్ తదితర వాటిపై ఎల్ఈడీ స్క్రీన్‌పై పొదుపు సంఘాల మహిళలకు వివరించారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది రాంచందర్‌రావు, ముఖిల్, ఫీల్డ్ ఆఫీసర్ నరేందర్ కుమార్, మెప్మా సీఈఓ మంజుల, రిసోర్స్ పర్సన్స్ స్వయం సహాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తాం: డీసీపీ



కార్డన్‌సెర్చ్‌లో పాల్గొన్న డీసీపీ, ఇతర పోలీసు అధికారులు

జీడిమెట్ల, జూలై16(ఆంధ్రజ్యోతి): అసాంఘిక శక్తుల ఆటలు కట్టించడానికి కార్డెన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్టు బాలానగర్ డీసీపీ కె.సురేష్‌కుమార్ అన్నారు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రింగ్‌బస్తీలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 348 మంది పోలీసులు 40 టీంలుగా విడిపోయి ఇంటింటికీ వెళ్లి సోదాలు నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేని 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన నేరస్తులు హైదరాబాద్‌కు వస్తున్నారని, గన్‌కల్చర్ పెరిగిపోతున్నదని అన్నారు. మన ప్రాంతం లో ఇలాంటివి జరగకుండా ముందే అరికట్టేందుకు నిఘాను పెంచుతున్నామన్నారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారన్నారు. శాంతిభద్రలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తామని డీసీపీ అన్నారు.



వ్యాపారులతో మాట్లాడుతున్న కమిషనర్ క్రిష్ణారెడ్డి

ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి

● కొంపల్లి పురపాలక సంఘం కమిషనర్

పేట్‌బషీరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్‌ను తప్పని సరిగా తీసుకోవాలని కొంపల్లి పురపాలక సంఘం కమిషనర్ ఎన్.కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన కొంపల్లి పట్టణంలోని 5వ వార్డులోని పలు వర్తక, వ్యాపార సముదాయాల్లో తనిఖీలు చేశారు. ఆయా షాపులకు ట్రేడ్ లైసెన్స్‌లు ఉన్నాయా?లేవా అనేది తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. ట్రేడ్ లైసెన్స్ లేనివారు తమ కార్యాలయానికి వచ్చి లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.



పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందజేస్తున్న కమిషనర్ సాబేరు అలీ

కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ

నిజాంపేట, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ప్రమాదకరమైన వాతావరణంలో పని చేసే పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు పీపీఈ కిట్లు ఎంతో ఉపయోగపడతాయని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సాబేరు అలీ అన్నారు. 'నమస్తే డే' కార్యక్రమంలో భాగంగా ఆయన మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఎస్‌డబ్ల్యూ కార్మికులకు పర్సనల్, ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ కిట్లను, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కార్మికులు విధులు నిర్వహించే సమయంలో ఈకిట్లను ఉపయోగించడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా రక్షణ ఇస్తాయన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల వల్ల ప్రతి కార్మికుడికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా పొందే వీలుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శ్యామ్‌సుందర్, మేనేజర్ జయరాజ్, ఆర్ఓ రమేష్, ఈఈ సుకృతారెడ్డి, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.



తల్లి వద్దకు పిల్లలను చేర్చిన పోలీసులు

తప్పిపోయిన పిల్లలు తల్లి చెంతకు..

నిజాంపేట, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను పోలీసులు తల్లి వద్దకు చేర్చారు. వివరాలు.. బాచుపల్లి ఫ్లైఓవర్ కింద తల దాచుకుంటున్న తల్లి నుంచి ఇద్దరు పిల్లలు రెండు నెలల క్రితం తప్పిపోయారు. ఇద్దరూ రైల్వే స్టేషన్‌లో ఏడుస్తూ తిరుగుతుండగా రైల్వే పోలీసులు గుర్తించి వారిని హైదరాబాద్ జిల్లా బాలల సంరక్షణ కేంద్రంలో చేర్పించారు. ఇలా ఉండగా, ఈనెల 15న బాచుపల్లిలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేసు నమోదైంది. ఆపరేషన్ ముస్కాన్ టీమ్ ఇన్‌చార్జ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ నజీర్ మియా జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి శ్రావన్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి బాచుపల్లి ఫ్లైఓవర్ కింద ఉంటున్న తల్లిని గుర్తించి బుధవారం ఇద్దరు చిన్నారులను తల్లి చెంతకు చేర్చారు. ఆమె దీనావస్థను చూసిన అధికారులు పిల్లలను బాలల సంరక్షణ గృహంలో చేర్పించి, తల్లికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా స్వదార్‌హోమ్‌లో ఆశ్రయం కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ సుమన్, ఉమెన్ కానిస్టేబుల్ జ్యోతి, ఏఎస్ఐ చక్రపాణి, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావురెడ్డి పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

పేట్ బషీరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ ఎస్సై మహేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గుండ్లపోచంపల్లికి చెందిన దొడ్ల మల్లేష(54)కు ఇద్దరు భార్యలున్నారు. ఇటీవల వారితో మనస్పర్థలు రావడంతో వేరుగా ఉంటున్నాడు. ఈనేపథ్యంలో మద్యానికి బానిసగా మారాడు. బుధవారం మద్యం మత్తులో ఉన్న మల్లేష్ గుండ్లపోచంపల్లిలోని నారాయణ చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ కాలు జారి చెరువులో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని నీటి లోంచి బయటకు తీసి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి సోదరి లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసున మోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

చెట్టుకు ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

పేట్‌బషీరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): చెట్టుకు ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన మహేష్ తాసా(21)ఉపాధి నిమిత్తం 15 రోజుల క్రితం జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ప్రశాంత్‌నగర్‌కు వలస వచ్చి అస్సాంకు చెందిన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. పారిశ్రామికవాడలోని ఆంధ్రా పాలిమార్స్ పరిశ్రమలో వారితో పాటు కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆధార్ కార్డులు లేని కార్మికులను పరిశ్రమ యాజమాన్యం పని లోంచి తీసేసింది. వారిలో మహేష్ తాసా కూడా ఉన్నాడు, కాగా, మంగళవారం సాయంత్రం రూమ్ నుంచి బయటకు వెళ్లిన ఇతను తిరిగి రాలేదు. దూలపల్లి ఫారెస్ట్‌లోని ఓ చెట్టుకు యువకుడు ఉరేసుకొని మృతి చెంది ఉండగా, స్థానికుల గమనించి పేట్‌బషీరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టగా, మృతుడు అస్సాంకు చెందిన మహేష్ తాసాగా తేలింది. అతడి ఆత్మహత్యకు గల కారణాల కారణాలు ఇంకా తెలియరాలేదు.స్నేహితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ప్రేమ విఫలమై మరో యువకుడు..

పేట్‌బషీరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : ప్రేమ విఫలమై యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఒడిస్సా రాష్ట్రం ధారాపూర్‌కు చెందిన ప్రదీప్‌కుమార్ కుమారుడు సౌరవ్ రంజన్ సాహూ(23) ఉపాధి కోసం రెండు నెలల క్రితం కొంపల్లికి వలస వచ్చి జీ దాబా వెనకాల గల రేకుల షెడ్డులో తోటి కార్మికులతో కలిసి ఉంటూ ఓ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ భవనం వద్ద కూలీగా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం కూలీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి సౌరవ్ రంజన్ ఎవరితోనో మాట్లాడుతూ ఆందోళనకరంగా కనిపించాడు. తోటి కార్మికులు ఏమైందని ప్రశ్నించగా ఎవరితోనూ మాట్లాడలేనని చిరాకుపడుతూ దూరంగా వెళ్లిపోయాడు. రాత్రి భోజనం అనంతరం అందరు పడుకున్నాక రేకుల షెడ్డుకున్న ఐరన్ రాడ్‌కు లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్నేహితులను విచారించగా, సౌరవ్ రంజన్ తన గ్రామంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడని, ఆమె అతడికి దూరం కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.